క్లుప్తంగా

కురిడిలో ఇంటింటికీ కుళాయిలు



కురిడిలో కుళాయిల కోసం పైపులు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

డుంబ్రిగుడ: మండలంలోని కురిడి పంచాయతీలో రూ.5 లక్షల వ్యయంతో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో ఇదివరకు ఉన్న గ్రావిటీ పథకం నుంచి పైపులు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికీ కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామని ఇంజినీరింగ్ అసిస్టెంట్ చంటి తెలిపారు.

జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలి



రిలే దీక్షలో పాల్గొన్న ఉద్యోగ సంఘ నాయకులు యు.వి. గిరి,బౌడ గంగరాజు

చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులకు నూరు శాతం న్యాయం చేసే జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని గిరిజన ఉద్యోగుల సంఘ నాయకులు యు.వి.గిరి,బౌడ గంగరాజు డిమాండ్ చేశారు. ఏజెన్సీ వ్యాప్తంగా నిరుద్యోగ యువత 48 గంటల పాటు నిర్వహిస్తున్న దీక్ష కార్యక్రమంలో భాగంగా మంగళవారం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన నిరద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించే విధంగా స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం



పనులను ప్రారంభిస్తున్న సర్పంచ్ హనుమంత రావు, మాజీ ఎంపీపీ వెంకటగంగరాజు

జి.మాడుగుల: మండలంలో సొలభం పంచాయతీ తాసరుబయలు గ్రామంలో మంగళవారం డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ ఐసరం హనుమంతరావు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 మీటర్ల డ్రైనేజీ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరైనట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మత్స్యకొండబాబు, సుబ్బారావు,మాజీ ఎంపీపీ లకే బాలయ్యదొర, టీడీపీ నాయకులు చిట్టిబాబు, ఎం.రామరాజు, పిన్నయ్య, లకే రామకృష్ణ పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలకు ఎల్ఈడీ లైట్లు



ఎల్ఈడీ లైట్లను అందజేస్తున్న ఎంపీటీసీ వీరమళ్ళ సుబ్బలక్ష్మి

వై.రామవరం: మండలంలోని యార్లగడ్డ గ్రామ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు ఎంపీటీసీ సభ్యురాలు వీరమళ్ళ సుబ్బలక్ష్మి, నాయకులు కరణం కనకరాజు మంగళవారం ఐదు ఎల్ఈడీ వీధిలైట్లను అంజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అన్ని ఆశ్రమ పాఠశాలలకు ఎల్ఈడీ లైట్లను ఎంపీపీ కడబాల ఆనందరావు ఆధ్వర్యంలో అందజేయడానికి సిద్ధం చేశామన్నారు.

వీధిలైట్ల ఏర్పాటు

చింతపల్లి: చింతపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల చిన్నగెడ్డ గ్రామంలో మంగళవారం వీధిలైట్లు ఏర్పాటు చేశారు.గ్రామంలో వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు సర్పంచ్ దురియా పుష్పలత దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన సర్పంచ్ వెంటనే వీధి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు.

ప్రయాణం భయం...భయం



హెచ్చరిక బోర్డు లేని అత్యంత ప్రమాదకరమైన గుమ్మఘాట్ రోడ్డు మలుపు



నిత్యం ప్రమాదాలు జరిగే కిలగాడ మలుపు

- మలుపుల వద్ద పొంచి ఉన్న ముప్పు
- కానరాని హెచ్చరిక బోర్డులు, జంగిల్ క్లియరెన్స్
- ముంచంగిపుట్టు- జోలాపుట్టు మార్గంలో తరచూ ప్రమాదాలు
- పట్టించుకోని ఆర్అండ్‌బీ అధికారులు



పిచ్చి మొక్కల మాటున కొండపడ బోర్డు

ముంచంగిపుట్టు: నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే మార్గంలో మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. వాహనచోదకులు భయం భయంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారికి ఇరువైపులా ఏపుగా పిచ్చి మొక్కలు పెరిగిపోవడం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు వెళ్లే ఆర్అండ్‌బీ రోడ్డులో గుమ్మఘాట్‌లో ప్రధాన మలుపు వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డు లేకపోవడం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఇదే మార్గంలో పోతురాజుపుట్టు,పనసపుట్టు,బొంద్రుగూడ గ్రామాల సమీపంలో మలుపులు వద్ద సైతం హెచ్చరిక బోర్డులు లేవు. రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే ఆర్అండ్‌బీ మార్గంలో లుంగాపుట్టు,కిలగాడ ఘాట్,రంగన్నకొండలలో మలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. జంగిల్ క్లియరెన్స్ సైతం చేయకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని దుస్థితి నెలకొంది.జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన ఆర్అండ్‌బీ అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోకపోవడంతో పెదబయలు నుంచి ముంచంగిపుట్టు మండల కేంద్రం మీదగా జోలాపుట్టు వెళ్లే మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది.ఈ మార్గంలో కించాయిపుట్టు పంచాయతీ గుమ్మసిరగంపుట్టు వద్ద ఇటీవల వర్షాలకు రహదారి కోతకు గురై ప్రమాద భరితంగా తయారైంది. రోడ్డు దెబ్బతిని మూడు నెలలుదాటుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మండలంలోని సుజనకోట పంచాయతీ సుజనపేట ఆర్అండ్‌బీ మార్గంలో కల్వర్టు సైతం కుంగిపోయి రెండునెలలు అవుతున్నా దీనిపై కూడా ఆర్అండ్‌బీ అధికారులు దృష్టి పెట్టలేదు. ఇప్పటికైన ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, గుమ్మసిరగంపుట్టు, సుజనపేట వద్ద కోతకు గురైన రహదారి,కుంగిపోయిన కల్వర్టును బాగు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.



కిలగాడ వద్ద రహదారికి ఇరువైపులా పెరిగిపోయిన పిచ్చి మొక్కలు

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు మార్గంలో జంగిల్ క్లియరెన్స్ చేయకపోవడం,గుమ్మఘాట్ మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఆ మార్గంలో భయంభయంగా ప్రయాణం చేయవలసి వస్తోంది. ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని వాహనచోదకులు హడలిపోతున్నారు. ఆర్అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పటుచేయడంతో పాటు జంగిల్ క్లియరెన్స్ చేయాలి.

– గొల్లోరి రాంబాబు, వాహనదారుడు, ముంచంగిపుట్టు

కుంగిన కల్వర్టుతో ఇక్కట్లు

సుజనపేట వెళ్లే ఆర్అండ్‌బీ మార్గంలో కల్వర్టు కుంగిపోయి రెండు నెలలు అవుతున్నా మరమ్మతులు చేయలేదు.పెద్ద గొయ్యి ఏర్పడడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.రోజు రోజుకు గొయ్యి మరింత పెద్దదిగా మారుతోంది. అటుగా రాకపోకలు చేసే వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

–మజ్జి సుబ్బలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు, సుజనకోట సెగ్మెంట్

ప్రతిపాదనలు పంపాం

జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన మార్గాలు,హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన మలుపులను ఇప్పటికే గుర్తించాం. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం.నిధులు మంజూరైన వెంటనే జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.

– విజయ్‌కుమార్, ఆర్అండ్‌బీ డీఈఈ, పాడేరు

శాస్త్రీయ విధానాలతో మేలైన దిగుబడులు

గూడెంకొత్తవీధి: గిరిజన రైతులు సంప్రదాయ పంటలకు ఆధునికత జోడించి, శాస్త్రీయ విధానాలను అవలంభించాలని, తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని చింతపల్లి వ్యవసాయ పరిశోధనాస్థానం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ బాల హుస్సేన్‌రెడ్డి తెలిపారు. దేవరాపల్లి పంచాయతీ మంగళపాలెంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రధాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గూడెంకొత్తవీధి మండల వ్యవసాయాధికారి మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.



మంగళపాలెంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారి మధుసూధనరావు

తెగుళ్లపై అప్రమత్తం

ముంచంగిపుట్టు: వరిపంటను ఆశ్రయించే తెగుళ్లపై గిరిజన రైతులు అప్రమత్తంగా ఉండాలని, తెగుళ్ల వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఏవో శ్రీనివాస్‌బాబు సూచించారు. కుమడ పంచాయతీ గుంద్రుమెట్ట,బూసిపుట్టు పంచాయతీ సరియాపల్లి,బాబుశాల పంచాయతీ కేంద్రంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎరువులు,పురుగు మందుల వినియోగం వల్ల కలిగే నష్టాలు,ప్రకృతి వ్యవసాయంతో మేలు, కాఫీ,మిరియాల సాగు వల్ల ప్రయోజనాలు,పశు సంపద అభివృద్ధి,పశువుల బీమా పాలసీలపై ఏవో శ్రీనివాస్‌బాబు రైతులకు అవగాహన కల్పించారు. బాబుశాల ఎంపీటీసీ ఎం.పార్వతమ్మ,పశువైద్యాధికారి ఎం.సౌజన్యదేవి,గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్‌కుమార్, గ్రామ ప్రకృతి వ్యవసాయ సహాయకులు గాసి రాం, కాఫీ లైజన్ వర్కర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.



బాబుశాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు

పాడి పరిశ్రమ వృద్ధికే పశు గణన

ముంచంగిపుట్టు: పాడి పరిశ్రమ వృద్ధికే పశుగణన నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కిలగాడ పశువైద్యాధికారి ఎం.సౌజన్యదేవి తెలిపారు. కిలగాడ, బాబుశాల, ఏనుగురాయి,కించాయిపుట్టు, మాకవరం పంచాయతీల్లోని గ్రామాల్లో నిర్వహిస్తున్న పశు గణన కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకోసారి జాతీయ పశుగణన జరుగుతుందని, క్షేత్రస్థాయిలో పశువుల వివరాలు నమోదు వల్ల పెంపకందారులతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చేందని చెప్పారు. మండలంలో 13మంది పశు గణన చేస్తున్నారని తెలిపారు. నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నాలుగు నెలల పాటు సర్వే జరుగుతుందని,రైతులంతా సహకరించాలని ఆమె కోరారు.



బాబుశాలలో పశు గణన నిర్వహిస్తున్న పశువైద్యాధికారి సౌజన్యదేవి, సిబ్బంది

గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు కావాలి

గంగవరం : తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ కోసం ఈనెల ఆరో తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తహసీల్దార్ చిన్నం శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీకి 3 సంవత్సరాల ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటర్లుగా నమోదయ్యేందుకు అర్హులన్నారు. ఒక పాస్‌ఫొటో, ఓటరు ఐడీ, డిగ్రీ సర్టిఫికెట్ ఫారం –18 కి సంబంధించిన డాక్యుమెంట్లు జతచేసి కార్యాలయంలో అందించాలని తెలిపారు. మండలంలో ఉన్న ఓటర్ల నమోదుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, సహకరించాలని కోరారు.

డీఎస్సీ మోడల్ టెస్ట్ విజేతలకు బహుమతులు

చింతపల్లి: ఉపాధ్యాయ ఉద్యోగులకు సిద్ధపడుతున్న నిరుద్యోగులను ప్రోత్సహించేందుకు డీఎస్సీ మోడల్ పరీక్ష నిర్వహించి, నగదు పోత్సాహకాన్ని అందిస్తున్నామని కింగ్స్ ఆర్మీ సంస్థ ఎడ్మిన్ జోసెఫ్ తెలిపారు.సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ టెస్ట్‌లో 35 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు.

ఈ టెస్ట్‌లో 130 మార్కులతో షేక్ రెహమాతునీషా ప్రథమ స్థానాన్ని సాధించగా,119 మార్కులతో జల్లి బాబ్జి ద్వితీయ స్థానాన్ని పొందారు.వీరికి సంస్థ తరపున పదివేలు,ఐదు వేలచొప్పున నగదు బహుమతులను అందజేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఇన్‌చార్జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



విజేతకు బహుమతి అందజేస్తున్న కింగ్స్ ఆర్మీ సంస్థ ఎడ్మిన్ జోసెఫ్

నేటి వైఎస్సార్‌సీపీ సమావేశాన్ని విజయవంతం చేయాలి

ఎటపాక: కూనవరం మండలంలో బుధవారం జరుగనున్న వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామెర్ల రేవతి,ఎంపీటీసీ గొంగడి వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పురుషోత్తపట్టణంలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అనంత బాబు,మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి హాజరవుతారని తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో సమావేశానికి హాజరుకావాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరామారావు,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు,నెల్లిపాక ఎంపీటీసి బూరం అంజలి,గుండాల సర్పంచ్ గుండి సీతాలక్ష్మి,ఉపసర్పంచ్ తోట శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో పాల్గొన్న నాయకులు,కార్యకర్తలు

నిర్మాణంలో ఉన్న ఆలయం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు

అడ్డతీగల: స్థానిక సినిమాహాలు కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం వద్ద పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.సుమారు 50 ఏళ్లుగా ఇక్కడ ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని 516ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తొలగించారు.అదే ప్రదేశానికి పక్కగా జాతీయ రహదారి నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లు తిరిగి ఆలయాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఆలయాన్ని అక్కడ నిర్మించరాదని కొందరు వివిధ మార్గాల్లో అడ్డుకుంటున్న నేపథ్యంలో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆలయ నిర్మాణ ప్రాంతంలో ఎటువంటి వివాదాలు అక్కడ జరగకుండా ఉండడానికి పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. మంగళవారం సీఐ నరసింహమూర్తి,ఎస్ఐ వినోద్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.



నిర్మాణంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం

బదిలీ అయిన సీఐకు సన్మానం

చింతపల్లి: స్థానిక సీఐగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళుతున్న రమేష్‌ను పోలీసు సిబ్బంది ఘనంగా సన్మానించారు. రెండేళ్లపాటు ఈ ప్రాంతంలో చేసిన సేవలను పలువురు కొనియాడారు.ఈ సందర్భంగా ఆయనను దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు, అదనపు ఎస్ఐ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.



సీఐ రమేష్‌ను సన్మానిస్తున్న పోలీసు సిబ్బంది

ఉపాధి నిధులతో రహదారి నిర్మాణం

గూడెంకొత్తవీధి: ఉపాధి హామీ పథకం నిధులతో గూడెంకొత్తవీధి పంచాయతీ కొత్త వెదురుపల్లి గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను మంగళవారం సర్పంచ్ కొర్రా సుభద్ర ఎంపీటీసీ రాజులమ్మ ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కృప పాల్గొన్నారు.



సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న సర్పంచ్ సుభద్ర, ఎంపీటీసీ రాజులమ్మ

భక్తిశ్రద్ధలతో నాగులచవితి



పుట్ట వద్ద పూజ చేస్తున్న అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, ఎమ్మెల్సీ రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఇతర నాయకులు



ముంచంగిపుట్టులో పుట్ట వద్ద పూజలు చేస్తున్న భక్తులు



కొయ్యూరులో ..



హుకుంపేటలో పూజ చేస్తున్న సీఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ సురేష్



చాపరాయి సమీపంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు



గంగవరంలో పుట్టలో పాలుపోస్తున్న మహిళలు



అమ్మిరేఖలలో..



అరకులోయలో...



జి.మాడుగులలో పూజ చేస్తున్న వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మత్స్యకొండం నాయుడు కుటుంబ సభ్యులు



చింతపల్లిలో పూజ చేస్తున్న భక్తులు

సాక్షి,పాడేరు/వై.రామవరం/హుకుంపేట/జి.మాడుగుల/కొయ్యూరు/చింతపల్లి/ముంచంగిపుట్టు/డుంబ్రిగుడ/అరకులోయటౌన్/సీలేరు/రాజవొమ్మంగి/గంగవరం/ఎటపాక/కూనవరం : నాగులచవితి పండగను ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే కుటుంబ సమేతంగా పుట్టలకు చేరుకుని భక్తిశ్రద్ధలతో నాగేంద్రునికి పూజలు జరిపారు.పుట్టలో పాలు,గుడ్లు, ప్రసాదాలు వేసి నాగేంద్రున్ని స్మరించుకున్నారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి,చెట్టి వినయ్ దంపతులు కుటుంబ సమేతంగా పాడేరు పీఎంఆర్‌సీ భవనంలోని వద్దగల పుట్టలో పాలు పోసి ప్రసాదాలు పంచిపెట్టారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హాజరై పుట్ట వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డుమండ సర్పంచ్ గుమ్మా శ్యాంసుందర్, మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, సోషల్ మీడియా ప్రతినిధి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వై.రామవరంలో నాగదేవత ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ నిర్వహించారు. ఆలయకమిటీ సభ్యులైన రెడ్డి లక్ష్మి , జంపావారి, ముర్లవారి కుటుంబాల వారు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. హుకుంపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ సన్యాసి నాయుడు,ఎస్ఐ సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. జి.మాడుగుల మండలంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, మాజీ ఎంపీపీ ఎం.వెంకటగంగరాజు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గిరిజన ప్రజలు నాగుల చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు. నాగుల చవితి సందర్భంగా చింతపల్లిలో అనాదీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో నాగుల చవితి వేడుక భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఎటపాక మండలంలో బుట్టాయిగూడెం,గొల్లగూడెం,గన్నవరంలలో పురాతన శివాలయాలు, వెంకటరెడ్డిపేట,నెల్లిపాక తదితర ప్రాంతాల్లోని ఆలయాల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. కూనవరం మండల కేంద్రంతో పాటు, టేకులబోరు, కొండ్రాజుపేట, భగవాన్‌పురం భీమవరం, జగ్గవరం, మర్రిగూడెం, నర్సింగపేట, కాచవరం, పోచవరం తదితర గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి పండగ జరుపుకొన్నారు. జీకే వీధి మండలం సీలేరులో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మారెమ్మ తల్లి ఆలయంలో నాగ మండపం వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారు. మారెమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.



బుట్టాయిగూడెంలో పుట్టలో పాలు పోసి పూజలు చేస్తున్న మహిళలు



వై.రామవరం శివారులోని పుట్టవద్ద పూజలు చేస్తున్న మహిళలు